Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 11

(Jan. 12, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 11

(Jan. 12, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

12 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 12—1—47 ఆదివారం [సంచిక 11

అశోకమెహతాకు దేవిడీమన్నా

తిరువాన్కూరునుండి బహిష్కరణ

తిరువేంద్రం, జనవరి 10

తిరువాన్కూరు విద్యార్థి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించుటకై వెళుతున్న శ్రీ అశోకమెహతాను 'తెన్‌మలై' స్టేషనులో సంస్థానోద్యోగులు దింపివేశారు. ప్రొద్దుటే ఆయనను, పరివారాన్ని సంస్థానపు సరిహద్దుల వెలుపల 'తెన్‌కాశి'లో దిగపెట్టేశారు.

ఈ సంచికలో

★ అఖిలభారత కాంగ్రెసు కమిటీ తీర్మా[illegible] — రణి

★ అఖిలభారత విద్యార్థి మహాసభ

★ హైద్రాబాద్ స్టేట్‌కాంగ్రెసు తీర్మానా[illegible]

★ మద్రాసురాష్ట్ర వ్యవసాయ ఆదాయపు పన్ను

★ కేంద్ర ప్రభుత్వపు కార్మిక ప్రణాళిక

★ వీట్-నామ్ ఉజ్వల స్వాతంత్ర్యగాథ

కాన్పూరులో 80 వేల కార్మికుల సమ్మె

కాల్పులను ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెసు కమిటీ తీర్మానం

(మా విలేఖరి)

కాన్పూరు, జనవరి 10

6 వ తేదీని కార్మికులపై పోలీసులు తుపాకులు కాల్చడంవల్ల మొత్తం 8 గురు చనిపోయారు. 60 మందికి పైగా గాయాలు తగిలినట్లు అధికారవార్తలవల్ల తెలుస్తోంది. 24 గంటలూ కర్ఫ్యూ అమలులో ఉంది.

దాదాపు 30 మిల్లులలో 80000 మంది కార్మికులు సమ్మె సాగిస్తూనే ఉన్నారు.

ఈవేళ యు. పి. రాష్ట్ర కాంగ్రెసుకమిటీ పోలీసు కాల్పులను ఖండిస్తూ తీర్మానించింది. నిష్పాక్షిక విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరింది.

గుమాస్తాల సమ్మెలో 300 మంది అరెస్టు

అసమ్మతిగా విద్యార్థుల సమ్మె

కలకత్తా, జనవరి 10

పప్లయిశాఖ గుమాస్తాల సమ్మెకు సానుభూతిగా నేడు కలకత్తాలో భారత ప్రభుత్వ గుమాస్తాలు ఒకరోజు సమ్మెచేశారు. అన్ని ఆఫీసులవద్ద తీవ్రంగా పికెటింగు జరిగింది. పోలీసులు అనేక ప్రాంతాలలో లాఠీఛార్జీలు జరిపారు. 12 గురికి గాయాలు తగిలాయి. 800 మందివరకు అరెస్టు అయ్యేరు. వారిలో 30 మంది స్త్రీలు. ఇద్దరు పత్రికా విలేఖరులు కూడా అరెస్టు అయ్యేరు. స్త్రీలను జెయిలు మీద విడిచిపెట్టారు.

బెంగాల్ ప్రభుత్వపు గుమాస్తాలు కూడా కొందరు సమ్మెలో చేరినట్లు తెలుస్తూంది.

సమ్మెదారులతో సానుభూతి చూపుతూ విద్యార్థులుకూడ పికెటింగులో పాల్గొన్నారు. అరెస్టయినవారిలో విద్యార్థులు, విద్యార్థినులు కూడ వున్నారు. బెంగాల్ స్త్రీవిద్యార్థిసంఘం అధ్యక్షురాలు, రాష్ట్ర విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు, నుర్మాలోయ విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శి, అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులిద్దరు అరెస్టుచేయబడ్డారు.

పోలీసులు చేసిన లాఠీచార్జీలకు, అరెస్టులకు అసమ్మతిగా రేపు (11 వ తేదీన) పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సమ్మె చేయాలని అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శి, అఖిలబెంగాల్ విద్యార్థినీసంఘం కార్యదర్శి ప్రకటించారు.

కొచిన్‌లో నావికులపై తెల్లవారి దౌర్జన్యాలు

(మా విలేఖరి)

కొచిన్, జనవరి 10

కొచిన్ హార్బరులో 'కుక్రీ' అనే యుద్ధనావమీద భారత నావికులు సమ్మె చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ ప్రకటించింది.

ఈ సమ్మెకు తెల్ల ఆఫీసర్లు భారత నావికులపై చేస్తూన్న దౌర్జన్యాలే కారణం. ఆఫీసర్లుతిట్టడం, కొట్టడం చాల హెచ్చుగావుంది. తెల్ల ఆఫీసర్ల ఎంగిలిప్లేట్లు కడగడానికి నిరాకరించారని ఇద్దరు నావికులను 89 రోజులు శిక్ష విధించారు. దీనిపై నావికులంతా ఏకమై నౌకాదళాధిపతివద్ద చెప్పుకున్నారు. కాని, అతడుకూడా తిట్టడంచేత గత్యంతరం లేక కుక్రీ నోడమీదనున్న 200 మంది నావికులూ సమ్మెచేశారు. అధికారులు 'వెంగురు[illegible]' పిలిచిన సమ్మెదారులను అరెస్టు చేయమన్నారు. కాని, వారు నిరాకరించారు. అప్పుడు 'జమైకా' యుద్ధనావమీది తెల్ల సైనికులను రప్పించి 56 గురిని అరెస్టు చేశారు.

కొచిన్ రేవునుబాగా పెంచితమ సామ్రాజ్యవాదస్వార్థాలకు బాగా వుపయోగించుకోవాలని బ్రిటిష్‌వాళ్ళప్లాను. అదిసహజమైన హార్బరు. సంస్థానంలోనిది కావడంచేత తమకు అడ్డువుండదు. అదృష్టిలో నౌకాయుద్ధ పాఠశాలలుకూడా అక్కడ తెరిచారు. ఈప్రదేశంలోకి భారతీయుల తిరుగుబాటు ధోరణిని అడుగుపెట్టనివ్వకూడదనీ; దానిని మొదట్లోనే తుంచివెయ్యాలనీ ప్లాను వేశారు. తెల్లఆఫీసర్లు క్రౌర్యంతో భారతీయనావికులను అణచాలని చూస్తున్నారు.

ఈపరిస్థితులపై వెంటనే కలుగచేసుకోవలయునని తాత్కాలిక ప్రభుత్వ సభ్యులు నెహ్రూ, పటేల్, బల్‌దేవసింగ్లకు, కొచిన్ ప్రజామండలి అధ్యక్షులు, కమ్యూనిస్టు నాయకులు తంతిపంపారు.

ప్రజల నణచుటకు ప్రభుత్వపు ఉరుకులు

మద్రాసులో నిరసన సభ

(మా విలేఖరి)

మద్రాసు, జనవరి 10

జిల్లా కమ్యూనిస్టు కమిటీ, అనేక కార్మికసంఘాల ఆధ్వర్యాన నిన్న సాయంకాలం పీపుల్సు పార్కులో బహిరంగసభ జరిగింది. మీటింగుకుముందు 'పోలీసు రాజ్యం నశించాలి', 'నిర్బంధ విధానం నశించాలి' మొదలగు నినాదాలతో బ్రహ్మాండమైన ఊరేగింపు జరిగింది. సభలో కామ్రేడ్ గణేశన్, రామకృష్ణన్, వావిలాల గోపాలకృష్ణయ్య, ఎ. యస్. కె. అయ్యంగార్లు ప్రభుత్వ నిర్బంధ విధానాన్ని ఖండిస్తూ ఉపన్యసించారు. కాంగ్రెసుమంత్రుల గుడ్డితనం చూసి, అధికార్లు ప్రజోద్యమాలను ధ్వంసం చేయడానికై ఉరుకులు పెడుతున్నారని చెప్పారు. నిర్బంధించబడినవారిని అందరినీ విడుదలచేయాలని సభలో తీర్మానం చేయబడింది.

బొంబాయి రాష్ట్రంలో వార్లీల గెరిల్లాపోరాటం

30,000 మందిలో అపూర్వ చైతన్యం

దహను, జనవరి 10

వార్లీ ఆదివాసుల గ్రామాలపై బొంబాయి కాంగ్రెసుమంత్రివర్గం హయాములో తీవ్రమైన విధ్వంసవిధానం సాగించబడుతూంది. మైషిన్ పరికరాలు, మరఫిరంగులు మొదలగు ఆయుధాలతో సైనికులు దహనుకు పంపబడ్డారు. అక్కడినుంచి వారుగ్రామాలపై దాడివెడలి వాటిని ధ్వంసం చేస్తు మరల షావుకార్లను, జమీందార్లను ప్రతిష్ఠిస్తున్నారు.

ఇంచుమించు 30 వేలమంది ఆదివాసులు పోలీసు, జమీందారీ, షావుకారు హింసలను ఎదిరించి గెరిల్లాయుద్ధం [illegible]

సైనికులు, పోలీసులు వెంట ఉండడం ఇష్టంలేదని గాంధీజీ

దాసపరా, జనవరి 9

ఈ వేళ గాంధీజీ ప్రార్థన సభలో యిలా ఉపన్యసించారు :

"నా వెంట పోలీసులు, సైనికులు వస్తున్నారని భయపడి, చాలమంది గ్రామస్థులు ఊరువిడిచి వెళ్ళిపోయినట్లు నేను విన్నాను. అందువల్ల ఎక్కువమంది ముస్లిములు ప్రార్థన సభకు రాలేదు. నారక్షణకు పోలీసులు, సైనికులు వెంటరావడంనా కెంతమాత్రం ఇష్టంలేదు. కాని, బెంగాల్ ప్రభుత్వం నాకీరక్షణ ఇవ్వాలని నిశ్చయించుకుంది. దేవుడుతప్ప నన్ను రక్షించేవారెవరు? నేను జబ్బుపడితేగాని, మరోబాధకు గురిఅయితేగాని నన్ను చావునుండి ఎవరు తప్పించగల్గుతారు? నిరపరాధులకు భయం అనవసరం. బెంగాల్లో లీగ్ మంత్రివర్గం అధికారంలోవుంది. నా వెంట పోలీసులు, సైనికులు రావడం మీకిష్టంలేకపోతే, ఆ విషయం మీరు మంత్రివర్గానికి తెలియజేయండి మీ అతిథినైన నాకు రక్షణ ఏమైనాఅవసరమైతే,మీరేఇస్తామనిచెప్పండి"

రాజకీయ చతురతతో మన సమస్యలు పరిష్కరించుకోవాలి

నూతనప్రభుత్వసభ్యుడు ఆజాద్

కలకత్తా, జనవరి 10

తాత్కాలిక ప్రభుత్వంలో విద్యాశాఖకు మంత్రిగా నియమింపబడిన మౌలానాఆజాద్ దిగువ ప్రకటన చేస్తున్నారు :

"తాత్కాలిక ప్రభుత్వం మొదటఏర్పడినప్పుడు, నన్ను అందులో వుండమని చాలా మంది మిత్రులు ఒత్తిడిచేశారు. ముస్లింలీగు ప్రభుత్వంలో ప్రవేశించాక మార్పులు జరుగుతూన్నప్పుడుకూడా నన్ను చాలామంది బలవంతంచేశారు. బయట వుండటంవల్లనే నేను దేశానికెక్కువ సేవచేయగలుగుతానని అనుకొన్నాను. చాల కారణాలవల్ల నేను ప్రభుత్వంలో చేరడానికిష్టపడలేదు. కాని, గాంధీజీ మొదలయిన వారుకూడా నిర్బంధ పెట్టడంవల్ల, అంగీకరించక తప్పిందికాదు.

"నేటి భారత రాజకీయాలలో రాజనీతి చతురత చాలాఅవసరమని నేను కొద్దిరోజులుగా భావిస్తున్నాను అంతర్జాతీయపరిస్థితులు మనకెంతో అనుకూలంగావున్నాయి. అందువల్ల, మనపాలసీలో నూతన దృక్పథం అవసరమని నమ్ముతున్నాను. అయితే మనకష్టాలన్నీ తీరిపోయినట్లు నేను భావించడంలేదు. ఇంకా చాల సమస్యలను మనం పరిష్కరించుకోవలసియుంది. అందుకు దూరాలోచన, రాజనీతిచతురత అవసరం.అందుకే నేను ప్రభుత్వంలో చేరడానికంగీకరించాను."

వేరే సిక్కు రాష్ట్రానికి ప్రయత్నం

ఢిల్లీ, జనవరి 9

గ్రూపింగు పద్ధతిని ఆమోదిస్తూ కాంగ్రెసు చేసిన తీర్మానం సిక్కులకు అపచారం కలిగిస్తోందనీ, అందువల్ల 14 జిల్లాలతోగూడిన వేరే రాష్ట్రానికి సిక్కులు ఆందోళన [illegible]

కొండపర్వలో రైతుల అరెస్టు

మొఖాసాదారుకు పోలీసుల మద్దతు

బెజవాడ, జనవరి 10

తిరువూరుతాలూకా కొండపర్వలో కారంగుల రంగయ్య, పాలాటి సుబ్బారావు, గంధం గురునాథం, నర్రా పిచ్చయ్య, రామానుజం సుబ్బయ్య, రామానుజం రంగయ్య, గొర్లటి పిచ్చయ్య, రామిశెట్టి గోపయ్యగార్లను అరెస్టు చేశారు. అరెస్టులకు ముందునుండి రైతులు తమ పొలాలోకి వెళ్ళకుండా మొఖాసాదారు 144 వ సెక్షన్ అమలు జరిపించాడు. ఇప్పుడు అరెస్టు చేయబడిన పై 8 మంది రైతులను బెజవాడ సబ్‌కలెక్టరువద్ద నేడు హాజరుపెట్టారు.

వేటపాలెంలో కమ్యూనిస్టుల అరెస్టు

వేటపాలెం, జనవరి 9

"ప్రజాశక్తి" పంచుతుండగా వేటపాలెం పోలీసులు కామ్రేడ్ పూచా వెంకటేశ్వర్లను అరెస్టుచేసారు. "ప్రజాశక్తి" పేపర్లకట్ట లాక్కున్నారు. కామ్రేడ్స్ సజ్జా భాస్కరరావు, మేడిశెట్టి నాగయ్య, నరాలశెట్టి సుబ్బారావు, బాణాల రంగనాయకులు, కొప్పరపు సుబ్బారావు, అరణ వెంకటేశ్వ[illegible] బాణాల అంకమ్మగార్లను కూడ మొత్తం 8 [illegible] దిని అరెస్టుచేశారు.

కాంగ్రెసు నిర్ణయం అస్సాంకు పెద్దదెబ్బ

షిలాంగ్, జనవరి 10

అస్సాంరాష్ట్ర కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీకార్యదర్శి మహేంద్రమోహన్‌చౌదరి ఇలా ప్రకటిస్తున్నారు.

"కాంగ్రెసు బ్రిటిష్ ప్రకటనను ఆమోదిస్తూచేసిన తీర్మానం (నిర్బంధ గ్రూపులను గూర్చి) అస్సాంరాష్ట్రానికి పెద్దదెబ్బ బ్రిటన్ ముస్లింలీగు కలిసి చేసిన కుట్రకు కాంగ్రెసు లొంగిపోయినట్లు చాలమంది అస్సాంప్రజలు భావిస్తున్నారు....మాకు నాయకత్వం లోపం కాదు. గాంధీజీ మా అండనున్నారు."

కాంగ్రెసు తీర్మానంలో హృదయ పరివర్తనం లేదట!

లీగ్ నాయకుని వ్యాఖ్య

లాహోరు, జనవరి 8

అఖిలభారత ముస్లింలీగ్ వర్కింగ్ కమిటీలో సభ్యుడైన షేక్ కరమతాలీ కాంగ్రెసు తీర్మానాన్ని విమర్శిస్తూ ఇలాచెప్పాడు:

"డిసెంబరు 6 వ తేదీ బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ప్రకటనను ఎలాగైతేనేమి కాంగ్రెసు నాయకులామోదించారు. కాని, ఇప్పుడు కావలసింది హృదయ పరివర్తన; మాటలు పొందికకాదు. అస్సాం, సరిహద్దు రాష్ట్రాలకూ, సిక్కులకూ వారిచ్చిన సలహాచూస్తే (ఇష్టంలేనప్పుడు వేరైపోవచ్చు అనేది), కాంగ్రెసునాయకుల మనోభావాలు తేటతెల్లం అవుతాయి. గ్రూపింగుపద్ధతిని నిర్నిబంధంగా ఒప్పుకోవడం ఆచరణయోగ్యమైన రాజనీతి."

బీహారుకు గఫార్‌ఖాన్ రాక

పాట్నా, జనవరి 10

బీహార్ బాధితుల విషయమై స్వయంగా తెలుసుకొనేటందుకు అబ్దుల్ గఫార్‌ఖాన్ నిన్న యిక్కడికి వచ్చారు. రాజకీయ సంకుచితత్వంవల్లనైతేనేమి, ప్రజాసేవకుల సంకోచాలవల్లనైతేనేమి, బాధితులకు సహాయంఅందవలసినంత అందనట్లు తెలుసుకొని, స్వయంగా వచ్చి సహాయంచేయడానికి తాను నిశ్చయించుకొన్నట్లు గఫార్‌ఖాన్ పత్రికా విలేఖరులతో చెప్పాడు.

నందిగామలో విద్యార్థుల సమ్మె

కాంగ్రెసువాదుల సహకారం

(మా విలేఖరి)

నందిగామ, డిసెంబరు [illegible]

నందిగామ హైస్కూలులో ఆరవఫా[illegible] విద్యార్థులు 6 గురిని డిస్మిస్ చేశా[illegible] వెంటనే పాఠశాలలో సర్వవ్యాపితసమ్మె 9 తేదీనుండి ప్రారంభమయింది. విద్యార్థు[illegible] ప్రతినిధులు, స్థానికపెద్దలు కొందరు హెడ్మాస్టరును ఈ విషయమై కలుసుకున్నారు. కాని, ఆయన నిలిపినవారిని పరీక్షకు కట్టడానికి ఒప్పుకోలేదు. స్థానిక కాంగ్రెసువాదులుకూడా సమ్మెకు సహాయపడుతూ స్వయంగా పికెటింగ్‌లో పాల్గొంటున్నారు.

హిందూ హైస్కూలులో సమ్మె

డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా

బెజవాడ, జనవరి 11

హిందూ హైస్కూలు హెడ్మాస్టరు 11 మంది విద్యార్థులను డిటెయిన్ చేశాడు. 25 మంది విద్యార్థులను వార్నింగులిస్టులో కట్టాడు. దీనికి వ్యతిరేకంగా నిన్న స్కూలు ఫైనల్ విద్యార్థులుమాత్రం సమ్మెచేశారు. నేడు అందరు విద్యార్థులు సమ్మె ప్రారంభించారు. శాంతియుతంగా పికెట్‌చేస్తున్న పికెటర్లను త్రోసుకుంటూ, త్రొక్కుకుంటూ ఆర్. ఎస్. ఎస్. విద్యార్థులు కొందరు స్కూలుకు వెళ్ళారు.

ఈ చర్యను విద్యార్థులంతా ఏవగించుకొన్నారు. సమ్మె జయప్రదంగా కొనసాగటంచూసి హెడ్మాష్టరు పోలీసుల కోసం కబురుపంపి తెప్పించాడు. పోలీసులు శాంతియుతంగా పికెట్‌చేస్తున్న విద్యార్థులను లాఠీలతో పొడిచారు. మొత్తం 800 మంది విద్యార్థులకు 130 మంది లోపు మాత్రం స్కూలుకు వెళ్ళారు.

ఢిల్లీ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమ్మె

జనవరి 12 నుంచి ప్రారంభం

న్యూఢిల్లీ, జనవరి 10

ఢిల్లీ రాష్ట్రంలోని ప్రాథమికోపాధ్యాయులు జనవరి 12 నుంచి సమ్మె చేస్తామన్నారు.

ఉపాధ్యాయులకిస్తున్న జీతాలు పెరగాలి, సార్జంటు స్కీములో ఇచ్చిన స్కేళ్ళుకూడా యుద్ధానికి పూర్వంనాటివి. అవి నేటి పరిస్థితులకు చాలవు. కనుక కొత్తస్కేళ్ళు నివ్వాలి. అనేవి వారి కోర్కెలు.

నూజివీడులో దొంగవర్తకుల అరెస్టు

నూజివీడు, జనవరి 10

నూజివీడులో పెద్ద ఎత్తున దొంగవ్యాపారం సాగిస్తున్న పెనుగొండ రంగారావు బట్టలకొట్టులో నేడు 1100 గజాల గుడ్డ పట్టుబడింది. ఇతని కొట్టులోనే కొంత వంచదార కూడ దొరికింది. ఫ్యాక్టరీలో బియ్యం వగైరా, కొన్ని సిమెంటుబస్తాలు పట్టుబడి[illegible]

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy

అఖిల భారత కాంగ్రెసు కమిటీ తీర్మానం

బ్రిటిష్ సవాలుకు లొంగుబాటు

బ్రిటిష్ ప్రభుత్వం డిసెంబరు 6 వ తేదీన ప్రకటనను (నిర్బంధ గ్రూపింగుకు గీకరించి తీరాలి - అనేది) ఆమోదిస్తూ అఖిలభారత కాంగ్రెసుకమిటీ తీర్మానించింది. బ్రిటిషు ప్రణాళికను అంగీకరించిన తరువాత సామ్రాజ్యవాదానికీ - కాంగ్రెసు నాయకత్వానికీ మధ్య మొట్టమొదటిసారి జరిగిన ఘర్షణలో కాంగ్రెసు నాయకత్వం అడుగు వెనక్కు వేసింది. సామ్రాజ్యవాదుల యెదుట తలవొంచింది.

కాంగ్రెసు యింతవరకు యేమేమి చెబుతూ వచ్చిందో, వాటన్నిటికీ డిసెంబరు ప్రకటన సవాలు.

అంతిమ నిర్ణయం తమదేనని బ్రిటన్ చెప్పింది

రాజ్యాంగ నిర్మాణసభకు సర్వాధికారాలు ఉండవనీ, అంతిమ నిర్ణయం తమ చేతుల్లోనే వుంటుందనీ, బ్రిటిష్ ప్రభుత్వం బద్దలుకొట్టినట్లు చెప్పింది.

అంతేకాదు, భారతీయులలో చాలమందికి యిష్టంలేని యే రాజ్యాంగాన్నీ బలవంతంగా రాజ్యాంగసభ రుద్దకూడదని బ్రిటన్ ప్రకటించింది. దీని అర్థం, లీగ్ నాయకుల గొంతెత్తే ఆటంకాలను ప్రోత్సహించడం తప్ప మరొకటి కాదు. లీగ్‌ను రాజ్యాంగసభలోకి తీసుకురమ్మని ఆజ్ఞాపించడమన్న మాట.

మరొక విషయం. వివిధ రాష్ట్రాలతో కూడిన సెక్షన్లు అన్ని రాష్ట్రాలకూ రాజ్యాంగచట్టాలు తయారు చేయాలనీ, ఏ రాష్ట్రానికి ఎక్కువ వోట్లు వస్తే ఆ రాష్ట్రం కోరే రాజ్యాంగచట్టం అమలు జరగాలనీ, అన్ని రాష్ట్రాలూ తప్పనిసరిగా గ్రూపులలో కలవవలసిందేననీ, డిసెంబరు 6 ప్రకటనలో స్పష్టం చేయబడింది.

ఈవిధంగా సామ్రాజ్యవాదులు తమ చేతుల్లోనే పెత్తనం ఉంచుకోడానికి నిశ్చయించుకున్నట్లు, ఎట్టి అనుమానాలూ లేకుండా, తెల్లంచేశారు.

ప్రభుత్వ దాడికి కాంగ్రెసు వెనకడుగు

బ్రిటిషు సామ్రాజ్యవాదుల సవాలుకు అఖిలభారత కాంగ్రెసు కమిటీ, వర్కింగు కమిటీ నాయకత్వంక్రింద, ఎదురుసవాలు చేయబోవడమేగాక, తిరుగుముఖం పెట్టింది.

వర్కింగ్‌కమిటీ డిసెంబరు 21వ చేసిన ప్రకటనకంటె అఖిలభారత కాంగ్రెసుకమిటీ యిప్పుడామోదించిన తీర్మానం చాల మెత్తగా ఉంది. రాజ్యాంగ నిర్మాణసభకు అధికారాలన్నీ ఉండవనే బ్రిటిష్ వ్యాఖ్యానాన్ని ఆమోదించింది. క్రింది విధంగా, బింకంతో కూడిన వాక్యాలు మాత్రం కొన్ని చేర్చింది:

"స్వతంత్రభారతదేశ రాజ్యాంగాన్ని భారతీయులే స్వయంగా, సాధ్యమైనంత ఎక్కువ ఏకాభిప్రాయంతో, నిర్మించుకోవలసి యుంటుందని ఈకమిటీ నమ్ముతోంది. బయటినుంచి ఎవరూ, ఏ విధంగానూ రాజ్యాంగ సభయొక్క కార్యకలాపాలలో జోక్యం కలగజేసుకోడానికి వీల్లేదు."

ఈ వాక్యాలు తప్ప, నిర్బంధగ్రూపింగును ఆమోదించి తీరాలంటూ బ్రిటిష్ ప్రభుత్వం చేసిన పిరంకుశప్రకటనను గట్టిగా ఖండించలేదు.

సెక్షన్ సమావేశాలలో పాల్గొనవలసిందని రాష్ట్రాలకు సలహా

తీర్మానంలో యిలా ఉంది:

"సెక్షన్ సమావేశాలలో అవలంబించు విధానాన్ని గూర్చి బ్రిటిష్‌ప్రభుత్వం ఏవిధ్ధమైన చేసిందో, ఆ పద్ధతి ప్రకారమే వ్యవహరించవలసి యీ కమిటీ సలహాయిస్తోంది."

అంటే, అస్సాం, సరిహద్దు మొదలైన రాష్ట్రాలను కూడా సెక్షన్లలో చేరవలసిందని కాంగ్రెసు సలహాయిచ్చింది. బి. సి. సెక్షన్లలో ప్రస్తుతం లీగ్ ప్రతినిధులే మెజారిటీగా వున్నారు. వీరు ఆయా రాష్ట్రాల రాష్ట్రాన్ని పంజాబులోనూ బలవంతంగా కలుపుకోడానికి వారు ప్రయత్నిస్తారు.

రాష్ట్రాల స్వయంనిర్ణయహక్కు: కాంగ్రెసు పరిష్కారమార్గం

ఈ రాష్ట్రాల స్వయంనిర్ణయాధికారాన్ని కాంగ్రెసు తీర్మానం ఎలా కాపాడుతోంది? బ్రిటిష్ ప్రణాళికలోను, డిసెంబరు ప్రకటనలోను, ఉన్న నిర్బంధ గ్రూపింగుకు లోబడవద్దనీ, ఒక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రం బలవంతంగా కలుపుకోడం మంచిదికాదని ఆయా రాష్ట్రాలవారికి విజ్ఞప్తి చేయడంద్వారా కాదు. వయోజన వోటింగు పద్ధతి ప్రకారం ప్రజలేమి కోరితే అలా చేయాలని సూచించడంద్వారా కూడా కాదు. ముస్లింలీగుకు బ్రిటన్ ఏ వీటో అధికారం ఇచ్చిందో (డిసెంబరు 6 ప్రకటనద్వారా) ఆ అధికారాన్నే తమకుకూడా యివ్వవలసిందని ప్రాధేయపడ్డం ద్వారా: "ప్రజల యిష్టానికి వ్యతిరేకంగా ఎవరినీ బలవంతపెట్టడానికి కాంగ్రెస్ ఒప్పుకోదు. ఈ విషయాన్ని బ్రిటిష్ ప్రభుత్వమే అంగీకరించింది" (!) అని తీర్మానంలో ఉంది. ఇష్టంలేనివారిమీద ఎట్టి రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దడానికి వీల్లేదని బ్రిటన్ లీగ్‌కు యిచ్చిన హామీని కాంగ్రెసు యిక్కడ ఉదహరిస్తోంది. అట్టి హామీ రాష్ట్రాలకూ, సెక్షన్లలోని మైనారిటీలకూ, కూడా ఇవ్వవలసిందని అడుగుతోంది.

"ఇష్టంలేని రాష్ట్రంమీదగాని, రాష్ట్రంలో నివసించే కొందరిమీదగాని, బలవంతంగా ఎట్టి రాజ్యాంగాన్నైనా రుద్దడానికి ప్రయత్నం జరిగితే, అప్పుడు ఆయారాష్ట్రాల కోర్కెలకనుగుణ్యంగా ఎట్టిచర్య అవసరమవుతుందో దాన్ని తీసుకోవచ్చు." అనికూడా తీర్మానంలో ఉంది.

అంటే అర్థం, అస్సాం రాష్ట్రంగాని, సరిహద్దు రాష్ట్రంగాని, బెంగాల్లో నివసించే హిందూ మైనారిటీగాని, పంజాబులో ఉన్న సిక్కులుగాని, ఏదశలోనైనా బయటికి వెళ్ళిపోతామని బెదరించవచ్చు. సెక్షన్ సమావేశాల కార్యక్రమం అంతటితో ఆగిపోవచ్చు.

బ్రిటిష్ ప్రభుత్వం డిసెంబరు 6 చేసిన ప్రకటనకు కాంగ్రెసు వర్కింగ్ కమిటీ చెప్పిన జవాబు యిది.

నాయకుల భ్రమలు

సామ్రాజ్యవాదుల ప్లానును భగ్నంచేయడానికి వర్కింగ్‌కమిటీ వివిధ రాష్ట్రాల ప్రజలకు, వివిధ మతాలవారికి సూటిగా విజ్ఞప్తి చేయడానికిబదులు రాజీవీధి చతురత ద్వారా, డిసెంబరు 6నాటి ప్రకటనను ముస్లింలీగుమీద, సామ్రాజ్యవాదులమీద ప్రయోగించింది. కావలసినదాన్ని సాధించగలమని భావించింది.

సెక్షన్ సమావేశాలలో ఇలా రాష్ట్రాలకు పరోక్షంగా వీటో అధికారం కోరిన కాంగ్రెసు సెక్షన్లను రద్దు చేయలేకపోవడం అటుంచి సామ్రాజ్యవాదులకే చొరవ అంతా ఒప్పగించింది.

ఇలా కాంగ్రెసు నాయకులు ఎందువల్ల యదార్థ విషయాలను గ్రహించకుండా ఉన్నారు? రాజ్యాంగ నిర్మాణసభపట్ల బ్రిటిష్ ప్రణాళికపట్ల, వారికిగల భ్రమలే. సామ్రాజ్యవాదంతో పోరాటం అవసరంలేదనే పాలసీ వల్ల సహజంగా వచ్చిన ఫలితమే ఇది.

రాజ్యాంగసభకు సర్వాధికారాలు వున్నాయనడం ఇక సాధ్యంకాదు

రాజ్యాంగనిర్మాణసభకు సర్వాధికారాలు వున్నాయంటూ వర్కింగ్‌కమిటీ నాయకులిక ప్రకటనలు చేయలేరు. డిసెంబరు ప్రకటన తర్వాత, మొదటి రాజ్యాంగసభ అనుభవం తోను, అలాంటి ప్రకటనల కవకాశంలేదు.

అయితే, అది యిప్పటికీ స్వాతంత్ర్య సంపాదనకు ఉపయోగపడగల సాధనమని ఆచార్య కృపలానీ వంటివారు అంటున్నారు. ... ఇలా

"బ్రిటిష్ ప్రభుత్వంయొక్క ఉద్దేశాలు ఏమైనప్పటికీ, బ్రిటిష్ ప్రకటనల అర్థం ఏమైనప్పటికీ, రాజ్యాంగనిర్మాణసభ మనకు లభించింది. అది మనకు సహాయంచేస్తుంది. దానినుపయోగించు మనం పొందాలి."

నెహ్రూ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, ఇలాచెప్పారు:

"రాజ్యాంగనిర్మాణసభ సమావేశం కావడంతో మన పోరాటం ఒక కొత్తరూపం దాల్చింది. ఈ సభ భగ్నంకాకుండా, వాయిదాలు పడకుండా చూడ్డం మనకర్తవ్యం.

"...రాజ్యాంగ నిర్మాణసభకు సర్వాధికారాలు ఉన్నాయా, లేవా అనేది ప్రధాన సమస్య కాదు. బ్రిటిష్ ప్రభుత్వం ఐక్య ప్రయోగం ద్వారాగాని, దాన్ని ఎప్పుడేయడం అసాధ్యమయేటట్లు చేయాలి

"...డిసెంబరు 9 నుంచీ దాని కార్యకలాపాలు ప్రారంభమయాయి. మనం కోరుతూ వచ్చిన సభలాంటిది అది కాకపోయినా, స్వాతంత్ర్య సంపాదనకై దాన్ని ఒక సాధనంగా మనం ఉపయోగించుకోవచ్చు."

రాజ్యాంగ నిర్మాణసభలో స్వతంత్ర రాజ్యాంగచట్టం తయారు చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుందనీ, దాన్ని ఆమోదిస్తుందనీ, మన నాయకులు కలలు

బి. టి. రణదివె

గంటున్నారు. ఎలాంటిసమయంలో? మొట్టమొదటి ఈ సంఘర్షణలో వెనుకడుగువేసిన తర్వాత!

సామ్రాజ్యవాదుల బంటులైన సంస్థానాధీశులు ఇంతవరకు కార్యరంగంలో ప్రవేశించలేదు. "స్వతంత్ర రాజ్యాంగం" తయారుచేయడంలో వారు సహకారం చేస్తారనికాంగ్రెసునాయకులు గాలిలో మేడలు కడుతున్నారు. సంస్థానాలలో ప్రజాపోరాటాలను కల్లోలపెట్టిబిగించడంద్వారా సంస్థానాధీశులు కలిసివస్తారని ఆశపడుతున్నారు. సంస్థానాధీశుల్ని, సిర్. సి. పి. వంటి దివాన్‌లనూ స్వాతంత్ర్య సైనికులుగా మార్చ వచ్చునని ఆశిస్తున్నారు.

ఇలా సంస్థానాధీశుల సహకారంతో, బ్రిటిష్ ప్రణాళికనుగుణ్యంగా, సంపూర్ణ స్వాతంత్ర్యంసంపాదించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తే, వారితో ఎన్నిరాజీలు చేసుకోవలసివస్తుందో, ఎన్ని ప్రధాన సూత్రాలకు తిలోదకాలు ఈయవలసివస్తుందో, అంతుండదు. చివరకు మిగిలేది స్వాతంత్ర్యం కాదు: దానిసత్వం.

లీగ్‌పట్ల దివాళాకోరు విధానం

ఇంతకంటె ప్రమాదకరమైన విషయం కాంగ్రెసునాయకులుముస్లింలీగ్‌ఎడల అవలంబిస్తూన్న దివాళాకోరు విధానం. ముస్లింలీగ్‌లో ఉన్నా, అతిని అనుచరులు మాత్రమేకాకుండా లక్షలాది ముస్లిం జనసామాన్యం ఉన్నారనీ, వారూ సామ్రాజ్యవాద వ్యతిరేకులేననీ, ఒక్క ఒకరిద్దరు తప్ప మిగతావారంతా మితవాదులు, అతివాదులుకూడా - గుర్తించలేదు.

ఈ యదార్థాన్ని గుర్తించక ఆచార్య కృపలానీ సామ్రాజ్యవాదంతో స్నేహంగల సంస్థగా ముస్లింలీగును చిత్రించారు. పండిత నెహ్రూకూడా, లీగ్, కాంగ్రెసుయొక్క శత్రువని పరోక్షంగా నిందించారు.

జాతీయోద్యమంలోని లోపం

కాంగ్రెసునాయకులు అనుభవంవల్లనైనా యదార్థ విషయాలను గ్రహించలేకున్నారు. సామ్రాజ్యవాదులు చేసిన పరాభవాన్ని దృష్టిలో ఉంచుకొని అయినా నిజపరిస్థితిని తెలుసుకోవలసింది. కాని అదేమీ కనబడ్డంలేదు. అలా తెలుసుకొని ఉంటే, మన జాతీయోద్యమంలో ఉన్న పెద్ద లోపాన్ని-లక్షలాది ముస్లిం ప్రజాసామాన్యం జాతీయ పోరాటానికి దూరంగా ఉండడం-సామ్రాజ్యవాదులు ఉపయోగించుకొంటున్నారనే విషయం తేటతెల్లమయేది. అసలు సమస్యకు పరిష్కారం మార్గం చూపలేక, లీగు

సామ్రాజ్యవాదులకు అమ్ముడు పోయిందని వాదించడం నిరీశనం అనిపించుకొంటుంది. అది నిజాయితీకి నిదర్శనం కాదు.

స్థానిక పోరాటాలకు చేయూత నివ్వాలి

నేడు దేశమంతటా రైతులు, కార్మికులు ధనికవర్గాలకు చెందిన జమీందార్లమీద, షావుకార్లమీద తమ హక్కుల రక్షణకై ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. వీటిలో హిందువులు—ముస్లింలు సోదరుల మాదిరిగా, ఉత్సాహంతో పాల్గొంటున్నారు ఈపోరాటాలను కాంగ్రెసు నాయకులు బలపరచడం ద్వారానే, ఈ ప్రతిష్టంభన పరిష్కారమవుతుంది. వీటివల్ల హిందూ—మహమ్మదీయులలో ఐక్యని సామరస్యం, సుహృద్భావం పెంపొందుతున్నాయి. అందరికీ కావలసినవాటికైకలిసి పోరాడటం ఎలాగో నేర్చుకొంటున్నారు. అంతేకాదు, వేర్వేరు భాషలు సంస్కృతిగల అన్ని జాతులకు స్వయంనిర్ణయహక్కుఉంటుందని కాంగ్రెసు నాయకులు స్పష్టంగా ప్రకటించడంఅవసరం. తర్వాత ముస్లిం ప్రజా సామాన్యంలో లీగు నాయకులకుగల పలుకుబడిని గుర్తించి, బ్రిటిష్ ప్రణాళికను భగ్నంచేసేటందుకు కలిసి పోరాడుదాం రమ్మని ఆహ్వానించవలసియుంది.

దీని అర్థం, కాంగ్రెసునాయకులు ఇంతవరకూ అవలంబిస్తూవచ్చిన రాజీవిధానానికి స్వస్తిచెప్పవలసి యుంటుందన్నమాట. ధనికవర్గాలతోవున్న సంబంధాలను త్రెంచుకోవడమన్నమాట. ఇలాచేయకపోతే దేశం యింకా ముక్కచెక్కలవుతుంది; జాతీయ గౌరవానికి యింకా యెన్నో పరాభవాలు కలుగుతాయి.

బ్రిటిష్ ప్రభుత్వపు ప్రకటన ప్రకారం గ్రూపింగు పద్ధతికి అంగీకరించడం అటులీగు నాయకుల్ని తృప్తిపర్చదు. ఇటు ముస్లింప్రజాసామాన్యంలోఉన్న అనుమానాలనూ తీర్చదు స్వాతంత్ర్యసాధనకైకలిసి పోరాడాలనే దృష్టి వారిలో కలుగజేయదు. పైగా ముస్లింలీగ్ నాయకులు ఇప్పుడవలంబించే ఎత్తుగడలకు (ఎల్లప్పుడూ ఆటంకాలుకలిగించడం) వల్ల లాభం చాలా ఉందనే తప్పుడు ధోరణి మహమ్మదీయులలో కలుగుతుంది. ఈ పాలసీకి మూలం బ్రిటన్ మీద ఆధారపడ్డమే గనుక, లీగ్ నాయకులు అంతకంతకు ఇంకా బ్రిటిష్ ప్రభుత్వంమీద ఆధారపడతారు.

అతివాదుల పాత్ర

ఈసారి అతివాదులు తీర్మానానికి వ్యతిరేకంగా చాల వోట్లు సంపాదించగలిగారు. నెహ్రూ తీర్మానానికి మొత్తం 102 వోట్లు అనుకూలంగాను, 52 వ్యతిరేకంగాను వచ్చాయి. దీన్నిబట్టి మితవాదుల రాజీపాలసీ కాంగ్రెసు అతివాదులలో ఎంత అసంతృప్తి కలిగించిందో స్పష్టంగా తెలుస్తుంది.

కాని, కాంగ్రెసు - లీగ్ సంబంధాల విషయం వచ్చేసరికి మితవాదులు, అతివాదులు కూడా లీగ్‌మీద విరుచుకు పడ్డారు. సమస్యా పరిష్కారానికి అతివాదులు మార్గం చూపలేక, తమ నిస్సహాయతను బయటపెట్టుకున్నారు. సోషలిజాన్ని గురించీ,వర్గపోరాటాన్నిగురించీ పెద్ద కబుర్లు చెప్పేవీరు, ముస్లిం ప్రజాసామాన్యం స్వాతంత్ర్య పోరాటంలో కలిసి రారని అవిశ్వాసం వెల్లడించడం శోచనీయం కాదు.

అంతేకాదు ఈరోజు సామ్రాజ్యవాదులతో రాజీఅంటే అర్థం ప్రజాసామాన్యంలో పొంగులు వారుతూన్న సామ్రాజ్య వ్యతిరేక విప్లవ వెల్లువను ఆటంకపరచడమన్నమాట. ఈవిషయాన్ని అతివాదులు గుర్తించలేదు. రాజ్యాంగ నిర్మాణసభ స్వాతంత్ర్య సంపాదనకొక సాధనం అంటూ నెహ్రూ, గోవిందవల్లభ పంతు ఒకవైపు ఉపన్యాసాలిచ్చారు. కాని, కాంగ్రెసు మంత్రివర్గం అధికారంలో ఉండగానే కాన్పూరులో పోలీసులు విచక్షణ రహితంగా తుపాకులు కాల్చి కార్మికుల్ని హత్యచేశారు. 24 గంటలూ కర్ఫ్యూ ఉత్తరువు జారీ చేయబడింది. ఇటి స్వాతంత్ర్యం కొరకేనా రాజ్యాంగ నిర్మాణసభను ఒక సాధనంగా ఉపయోగించుకో పూనుకోవడం?

కాన్పూరులోనేకాదు, అమల్నేర్, గోల్డెన్‌రాక్, కోయంబత్తూరు మొదలయిన చోట్ల కార్మికులపైన, రైతులపైన తుపాకులు ప్రయోగింపబడ్డాయి. రాజీకోసం జరిగే ప్రాకులాటలో, విప్లవశక్తుల్ని నాశనం చేసే ప్రయత్నం కనబడుతోంది. ఇట్టి స్వాతంత్ర్యాన్ని సాధించడం కోసమేనా, రాజ్యాంగసభ నొక సాధనంగా ఉపయోగించుకోవడం?

ఈ విషయాన్ని అతివాదులు స్పష్టంగా చూడలేకపోయారు. అందుకనే, వారు పరిష్కారమార్గం చూపలేకపోయారు. అట్టి మార్గం సంస్థానప్రజల ఉద్యమాన్ని బలపరచడం; స్థానిక పోరాటాలకు నాయకత్వం వహించడం; మంత్రివర్గాలు ప్రజల పక్షం వహించాలని ఒత్తిడిచేయడం; ముస్లిం ప్రజాసామాన్యాన్ని స్వాతంత్ర్యసమరంలో పాల్గొనేటట్లు వారిలో విశ్వాసం కలిగించడం; కలిసిపోరాడటానికి లీగును ఆహ్వానించడం. ఇందులో ఒక్కటీ అతివాదులు చెప్పలేదు.

ఇట్టి కార్యక్రమాన్ని సూచించియున్నట్లయితే, మితవాదులు రాజీ చేసుకొనేటందుకు కట్టుకున్న వంతెనలన్నీ ఒక్కసారి కూలిపోతాయి. దేశం నలుమూలలా ప్రజా పోరాటాలు వ్యాపిస్తాయి. అప్పుడిక రాజీ అసంభవమవుతుంది

కాంగ్రెసు నాయకత్వపు దిగజారుడు మార్గం

డిసెంబరు ప్రకటనను ఆమోదించడం ద్వారా కాంగ్రెసు నాయకత్వం మరొక అడుగు క్రిందికి దిగజారింది. దీని ఫలితంగా లీగ్ రాజ్యాంగసభలో పాల్గొంటుందా, పాల్గొనదా అనే విషయం చెప్పడం కష్టం. బహుశా మూడవ తులు పాల్గొనదు. కాంగ్రెసు త్రికరణశుద్ధిగా బ్రిటిషు ప్రకటనను ఆమోదించలేదనిలీగ్ అనవచ్చు. నిర్బంధ గ్రూపింగు విషయంలో కాంగ్రెసు తీసుకున్న వైఖరిని వ్యతిరేకించవచ్చు లీగ్‌నాయకులు కోరేది, రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వకుండా అవి గ్రూపులలో ఎల్లకాలం కలిసివుండడం. ఇష్టంలేకపోతే రాష్ట్రాలు విడిపోవచ్చునని కాంగ్రెసు తీర్మానం వుంది. ఇది లీగ్ నాయకులకురుచించకపోవచ్చు.ఏపక్షంలోనూ విడిపోయేహక్కు రాష్ట్రాలకు ఉండదని హామీ ఇస్తేతప్ప, లీగ్ రాజ్యాంగసభలో పాల్గొనకపోవచ్చు.

ఏదిఏలాఉన్నా, కొంతకాలం వేచిఉందాం; ఏమిజరుగుతుందో చూడవచ్చు - అని లీగ్ బావి చర్యలో ఆశ్చర్యం ఉండదు. బ్రిటన్ డిసెంబరు ప్రకటన ద్వారా లీగును రాజ్యాంగసభకు దూరంగా ఉండేటట్లుప్రోత్సహించింది.

ముస్లింలీగు రాజ్యాంగసభలో పాల్గొన్నా, పాల్గొనకపోయినా, దేశపు ప్రధాన పక్షం నాయకులూ ఇప్పుడవలంబించే విధానంవల్ల దేశం విచ్ఛిన్నమవుతుంది. కాంగ్రెసునాయకులు ముస్లిం ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం మాని, సామ్రాజ్యవాదులతో రాజీపడాలని పురిగొలుపుతున్నారు. లీగునాయకులు అడుగడుక్కీ కాంగ్రెసుకు అడ్డువస్తున్నారు. భారతదేశ స్వాతంత్ర్యోద్యమం విషయమాలోచించడమే లేదు. ముస్లిం ప్రజల పోరాటాలకుదూరంగా వుంటున్నారు. ఉభయ పార్టీల నాయకులు అవలంబించే ఈవిధానం దేశాన్ని యింకా ఛిన్నాభిన్నం చేస్తుంది. సామ్రాజ్యవాదుల పెత్తనం యింకా యెక్కువవుతుంది. ప్రజా ఉద్యమాలు బలపడవు. రెండు సంస్థలకు చెందిన అభివృద్ధి శక్తుల కర్తవ్యం, అతివాదులందరి కర్తవ్యం, ఏమంటే - మితవాదుల పాలసీలను ఓడించి, ఐక్య పోరాటానికి ప్రజల్ని ఆయత్తపరచడం. ప్రస్తుతం దేశంలో నలుమూలలా జరుగుతూన్న ఐక్య ప్రజా పోరాటాలను బలపరచడం.

ప్రజాశక్తి చందా వివరాలు

సంవత్సరం చందా	రు. 24—0—0
అర్ధ సం॥ చందా	12—0—0
విడిప్రతిక	0—1—0
వార్షప్రతిక	0—3—0

వీట్-నామ్ రిపబ్లిక్ మహోజ్వల స్వాతంత్ర్యగాధ

ఫ్రెంచి పెట్టుబడిదారుల కుట్ర ఘటించుదు

[వీట్ - నామ్‌లో యుద్ధపరిస్థితులను పరికించడానికి వలసమంత్రి వచ్చిపోయాడు. వీట్ - నామ్ అధ్యక్షుడు తనను కలుసుకొమ్మని విజ్ఞప్తిచేసినా లెక్కచేయక కలుసుకోకుండా వెళ్ళిపోయాడు. పైగా ఈయనపై అనేక నిందారోపణలు చేసి యుద్ధంద్వారా పరిస్థితులు చక్కబరుస్తామని బెదరించాడు. వలసమంత్రి ఈ మొండి ధోరణికి కారణం ఏమిటి? వీట్ - నామ్ రిపబ్లిక్ చరిత్ర ఏమిటి? అన్న విషయాలను ఈ వ్యాసం స్పష్టపరుస్తుంది]

రెండవ ప్రపంచయుద్ధానంతరం, వలస రాజ్యాధినివత్వాన్ని ఎదిరించి తీవ్రయుద్ధం గావించి స్వతంత్ర రిపబ్లిక్‌లను స్థాపించుకొన్న వీట్-నామ్, ఇండోనీషియాలనుజూచి ఆసియా ఖండమంతా గర్వపడుతోంది. ప్రపంచంలో తమ సామ్రాజ్యవాదానికి స్వస్తి చెప్పవలసి వస్తుందని భయపడిన బ్రిటిష్ డచ్చి సామ్రాజ్యవాదులు కలిసి, ఇండోనీషియా రిపబ్లిక్‌ను బాల్యదశలోనే అణచివేయాలని ప్రయత్నించారు. కాని వారి దురాశలు నెరవేరలేదు.

వీట్-నామ్ విషయంలో ప్రజలను అణచివేయాలన్న ఫ్రెంచివారి ప్రయత్నాలు కూడ ఫలించలేదు. కొన్నాళ్ళపాటుసామ్రాజ్యవాదులు తలయొగ్గిపడివున్నారు. కాని ఈనాడు తిరిగి దెబ్బతీయడానికి పూనుకొన్నారు. వీట్-నామ్ ప్రజలు వీరోచితంగా ప్రతిఘటించుతున్నారు.

1886 నుండి మహత్తర స్వాతంత్ర్య సమరాలను సాగించిన వీట్-నామ్ ప్రజల ఐక్యతా,బలమూ; ప్రపంచమంతటా అభివృద్ధి కాముకులు వీట్ - నామ్ ప్రజల తరపున ఉండటమూ; వీట్-నామ్ తనస్వాతంత్ర్యాన్ని కాపాడుకోగలదని తెలియజేస్తుంది.

ఇండో-చైనాలోని రాష్ట్రాలు అయిదు. అనిటోంకిన్,అన్నామ్,కొచ్చిన్-చైనా,లావ్స్, కంబోడియా. వీటిలో మొదటిమూడింటినే వీట్-నామ్ అంటారు. ఇవి చాల సారవంతమైన భూములు. ప్రజలెక్కువగా నివసించే ప్రదేశాలు. వీట్-నామ్‌జనాభా రెండుకోట్లు. ఇందులో కొచ్చిన్ చైనా ఫ్రెంచి సైనికాధిపత్యంక్రిందనే వుంది.

ఫ్రెంచి ఆక్రమణ

18 వ శతాబ్దపు చివరిభాగంలో ఇండో-చైనాను జయించడానికి ఫ్రెంచివారువచ్చారు. 100 సంవత్సరాలకుగాని వారు ఇండో-చైనాను పూర్తిగా స్వాధీన పరుచుకోలేకపోయారు.

కాని వీట్-నామ్ ప్రజలు విదేశీయులకు లొంగి సలాము కొట్టలేదు. ఫ్రెంచి సామ్రాజ్యవాదులు క్రూర నిర్బంధవిధానం అవలంబించి దేశాన్నిదోచుకొనసాగారు. దేశభక్తిస్వాతంత్ర్యాగ్నిజ్వాలా దేదీప్యమానంగా రగులుతూనేవుంది. ఫ్రెంచి దురాక్రమణను ప్రతిఘటించుతూ వందలకొలది స్త్రీ పురుషులు తమ ప్రాణాలను బలిగావించారు.

1886 లో మొట్టమొదటిసారిగా ప్రజా ఉద్యమం, తిరుగుబాటూ వచ్చాయి. టోంకిన్ డెల్టా ప్రదేశంలోను, ఉత్తర అన్నామ్‌లోను గెరిల్లా యుద్ధాలు జరిగాయి.

జాతీయోద్యమ వ్యాప్తి

1907లో తిలపన్నును వ్యతిరేకించుతూ సర్వవ్యాపిత జాతీయోద్యమం ప్రారంభమయింది.

మొదటి ప్రపంచయుద్ధంలో జాతీయోద్యమం మరింత బలపడి విస్తరించింది. అనేక తిరుగుబాట్లు, కుట్రలూ జరిగాయి.

ఆ తర్వాత 1917 లో రష్యన్ విప్లవం సంగతి వీట్-నామ్ ప్రజలు విని ఉత్సాహవంతమైన మార్గం తొక్కాలనుకొన్నారు.

వీట్-నామ్ జాతీయ నాయకులలో ప్రముఖుడు హో-చి మిన్. ఇప్పుడీయన వీట్-నామ్ రిపబ్లిక్‌కు అధ్యక్షుడు.

హో-చిమిన్ మార్క్సిస్టు అయ్యాడు. ప్రజా పోరాటాలద్వారా స్వాతంత్ర్యం సంపాదించాలని కొత్త పంథా తొక్కాడు. ప్రజలను అందుకు సమాయత్తపరిచాడు.

1930 లో ఇండో-చైనాలో కమ్యూనిస్టు పార్టీఏర్పడింది. దాని నాయకత్వాన రైతు ప్రదర్శనాలు, తిరుగుబాటులు జరిగాయి. ఫ్రెంచిసామ్రాజ్యవాదులవీటినిఅతిక్రూరంగా అణచివేశారు.

1934-39 సంవత్సరాలమధ్య ఫ్రాన్సులో సంయుక్తసంఘటన (పాప్యులర్ ఫ్రంట్) ప్రభుత్వం ఏర్పడింది. ఆ కాలంలో వీట్ - నామ్‌లో స్వాతంత్ర్య ఉద్యమం బాగా వృద్ధిచెందింది. కాని, 1939 లో యుద్ధం రాగానే, తిరిగి నిర్బంధవిధానం హెచ్చింది. 1940 లో ఫ్రాన్సు జర్మనీకి లొంగిపోయింది. వీట్ - నామ్‌ను పరిపాలించుతున్న వలస ప్రభుత్వోద్యోగులు జపానుతో కలిసిపోయారు.

జపానుపై ప్రతిఘటన

అదివరకు రహస్యంగా ఉంటూవచ్చిన హో-చి మిన్ బయటకు వచ్చాడు. జపానుని ప్రతిఘటించాలని, వీట్ - నామ్ స్వాతంత్ర్యానికి అంతిమ పోరాటం జరపాలని సందేశం ఇచ్చాడు.

వీట్-మిన్ అనే స్వాతంత్ర్య సమితి ఒకటి కొత్తది ఏర్పడింది. దీనికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంవహించింది. వీట్-మిన్‌లో స్వాతంత్ర్య కాముకులందరూ చేరారు. వీట్-మిన్ దేశమంతటా గెరిల్లా యుద్ధాలను సంఘటితపరిచింది. 1945 ఆగస్టు తిరుగుబాటును నడిపింది. జపాను ఓటమితో ఈ తిరుగుబాటు జయప్రదమైంది. ప్రజలకు అధికారం లభించింది. 1945 సెప్టెంబరులో వీట్-నామ్ రిపబ్లిక్ జనించింది. ఈ రిపబ్లిక్ పుట్టుకను హో-చి-మిన్ ఇలా వర్ణించాడు.

రిపబ్లిక్ పుట్టుక

"1940 ఆకురాలు కాలంనుండి మాదేశం ఫ్రెంచి వలసదేశం కాకుండా పోయింది. మాపై ఫ్రెంచిపెత్తనంపోయింది మిత్రరాజ్యాలకు జపాను లొంగగానే, మా దేశ ప్రజలు యావన్మందీ రాజ్యాధికారం చేపట్టి వీట్-నామ్ రిపబ్లిక్‌ను స్థాపించడానికి తిరుగబడ్డారు. మేము జపానువాళ్ళ నుండి అధికారాన్ని లాక్కొన్నాం కాని, ఫ్రెంచి వాళ్ళనుండి కాదు. ఫ్రెంచివాళ్ళు పారిపోయారు. జపాను మాకులొంగిపోయింది."

కాని వీట్-నామ్ రిపబ్లిక్‌కు బాలారిష్టాలు లేకపోలేదు. ఫ్రెంచి సామ్రాజ్యవాదులు, బ్రిటన్-చైనాల సాయంతో వీట్-నామ్‌ను అణచడానికి ప్రయత్నించారు. ఆరునెలల యుద్ధం జరిపాక, 1946 మార్చి 6 వ తేదీన వీట్-నామ్ స్వాతంత్ర్యాన్ని ఫ్రాన్సు గుర్తించుతూ ఒక ఒడంబడిక చేసుకొంది ఈఒడంబడిక అయినా, కమ్యూనిస్టుల నాయకత్వాన ఫ్రాన్సులోని ప్రజాతంత్రశక్తులు చేసిన ఆందోళనవలనే జరిగింది

వీట్-నామ్ ప్రస్తుత ప్రభుత్వంలో అన్ని పక్షాలకు తగిన ప్రాతినిధ్యంవుంది గత ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో 18 ఏండ్లుదాటిన స్త్రీ పురుషులు వోటు చేశారు. ఇప్పుడు అధికారంలోవున్న వారికి 100 కి 90 వోట్లు వచ్చాయి అంటే, ఈప్రభుత్వం ఎంత ప్రజాదరణపొందిందో వేరెచెప్పనక్కరలేదు.

మార్చి ఒడంబడిక షరతులు

మార్చి ఒడంబడిక షరతులివి: ఫ్రెంచి యూనియన్‌లో అంతర్భాగంగా, స్వతంత్ర వీట్-నామ్ రిపబ్లిక్‌ను గుర్తించడం. వీట్-నామ్ లోని ఫ్రెంచి సైన్యాలను 15 వేలకు తగ్గించి, 5 ఏండ్లలో పూర్తిగా వాటిని ఉపసంహరించుకోడం. వీట్-నామ్‌రిపబ్లిక్ క్రింద అన్నామ్, టోంకిన్ రాష్ట్రాలుమాత్రమేవస్తాయి. వీట్-నామ్‌లో కొచ్చిన్-చైనా రిపబ్లిక్‌తో చేరడమా చేరకపోవడమా అన్నదిప్లెబిసైట్ (ప్రజాభిప్రాయం తీసుకొనేందుకు వోటింగు) ద్వారా నిశ్చయించాలి.

గుత్తవ్యాపారుస్థుల కుట్ర

ఫ్రాన్సులో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడలేదు, అక్కడ పరిస్థితులు కల్లోలంగా ఉన్నాయి. అందుచే మార్చినుండి వీట్-నామ్ పట్ల ఫ్రాన్సు అవలంబించే రాజనీతి అంతా, అభివృద్ధి నిరోధకులైన ఫ్రెంచి బ్యాంకర్ల చేతిలో వుండిపోయింది. వలస దేశాలలో ఎక్కువ పెట్టుబడిపెట్టి దోచుకొంటున్న గుత్తవ్యాపారులు వీట్ - నామ్‌ను తిరిగి వలసదేశంగా మార్చాలని చూస్తున్నారు. ముఖ్యంగా కొచిన్ చైనాపై అధికారం వదులుకోడానికి వారిష్టపడటంలేదు. కొచిన్ చైనాలో వరిపంట బాగాపండుతుంది, ఇంకా రబ్బరు తోటలు వున్నాయి వీటిని గుత్తకొన్న ఫ్రెంచి పెట్టుబడిదారులకూ, ఫ్రాన్సులోని క్రిస్టియన్ పార్టీ (యం. ఆర్. పి.) కి సన్నిహిత సంబంధం వుంది. తమ వలసరాజ్యాధిపత్యం పోకుండా వుండటానికి కాయశక్తులా వీరు ప్రయత్నించుతున్నారు. ఉదాహరణకు ఫ్రెంచి హై కమీషనర్ అడ్మిరల్ డి అర్జెన్లివో చర్చిల్‌లాగా సామ్రాజ్యవాద భావాలు కలవాడు. ఇంకా మిగతావారు డిగాల్ అనుచరులు. కొచిన్ చైనా విషయమై ప్రజాభిప్రాయం (ప్లెబిసైట్) తీసుకోకుండానే డిగాల్ అనుచరులు, అక్కడ ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఇది వీట్-నామ్ ప్రభుత్వానికి వ్యతిరేకం. మార్చి ఒడంబడికను ఉల్లంఘించి ఫ్రెంచి సేనలను పెంచారు. వీట్ - నామ్‌లో ఇపుడు 35 వేల సైన్యాలున్నాయి. మొత్తం ఇండో - చైనాలో 85 వేల ఫ్రెంచి సైనికులున్నారు. ఇంకా అదనపు సేనలు నౌకలు వస్తున్నాయి జర్మన్ బ్రిటిష్ విమానాలను ఉపయోగించుతున్నట్లు కూడా ఒక వార్త.

గత అక్టోబరులో కొచిన్ చైనాలో కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక, వీట్-నామ్‌లో ఫ్రెంచి సైనిక కేంద్రాలను హెచ్చించసాగారు. రిపబ్లిక్‌తో వ్యాపారం చేస్తున్న నౌకలను ఫ్రెంచివారు సోదా చేయసాగారు. పైగా కస్టమ్సు ఆఫీసులు పెట్టసాగారు. వీట్ -నామ్‌ను రెచ్చగొట్టసాగారు. దీనితో యుద్ధం ప్రారంభమైంది. వీట్-నామ్ ప్రభుత్వ, ఫ్రెంచి సేనలకు చిక్కకుండా వుండేందుకై, హనోయి నగరం విడిచి లోపలి భాగంలోకి వెళ్ళింది.

సైనిక దాడియేగాదు రాజకీయ కుట్రకూడా వుంది

ఇపుడు వీట్-నామ్‌పై ఒక సైనికదాడియేగాదు, రాజకీయ కుట్రకూడా సాగుతోంది. ప్రస్తుత ప్రభుత్వాన్ని వీట్-నామ్‌లోని మూడు రాష్ట్రాల ప్రజలు ఎన్నుకొన్నారు. కాని అన్నామ్‌కు చెందిన నెగుయెన్ టంగ్ టామ్ అనే అతడు (మాజీ మంత్రి) చైనాకు పారిపోయాడు. అతడు అమెరికా కొమిన్‌టాంగ్ చైనాల సహాయంతో, హో-చి మిన్ ప్రభుత్వాన్నిపడగొట్టికీలుబొమ్మ ప్రభుత్వం స్థాపించ ప్రయత్నించుచున్నాడు. కొంతమంది అభివృద్ధినిరోధక ఫ్రెంచి అధికారులు మరో కీలుబొమ్మ ప్రభుత్వం స్థాపించాలని ప్రయత్నించుతున్నారు. ఇటీవల ఫ్రెంచి వలసమంత్రి 'హో - చి మిన్ ఖైదీ అయ్యాడు' అనే వదంతులను వ్యాపింపజేయడంలో కూడా ఉద్దేశ్యం ఇదే.

ఫ్రెంచి కమ్యూనిస్టుల ఆందోళన

అయిదేండ్లుజపానుతో పోరాడి వీట్-నామ్ ప్రజలు రిపబ్లిక్‌ను స్థాపించుకొన్నారు. వీట్ - నామ్‌ను అణచడం జపానువాళ్ళవల్లకాలేదు. ఈనాడు ఫ్రెంచి సామ్రాజ్యవాదులవల్లకూడా కాదు. కాకపోతే యీ వలసయుద్ధం మరికొన్నాళ్ళు దీర్ఘంగా వ్యయప్రయాసలతో ఫ్రాన్సు సాగించవచ్చు.

ఫ్రాన్సులోని అభ్యుదయశక్తులు పత్రికలు ఈ పరిస్థితులపై చాల ఆందోళన వడుతున్నాయి. ఫ్రెంచి హైకమీషనర్, ఫ్రెంచి వలసమంత్రి చర్యలను ఖండించాయి. హైకమీషనరును వెనక్కి పిలిపించాలని కోరుతున్నాయి.మార్చిఒడంబడికను ఫ్రాన్సు గౌరవించాలని కోరుతున్నాయి.

ఫ్రాన్సులో పరిశ్రమలలో పనిచేయడానికి తగినంతమంది జనంలేరు. ఆర్థికంగా ఫ్రాన్సు ఎంతో దెబ్బతిన్నది. ఇలాంటి సమయంలో, వీట్ - నామ్‌పై యుద్ధం కొనసాగించడం అంటే ఫ్రాన్సు ఆర్థికంగాను రాజకీయం

లండన్ చర్చల నాటకాని తెరవెనుక గాథ

బర్మాలో ప్రజా ఉద్యమ విజృంభణ

(మా విలేఖరి)

కలకత్తా, జనవరి 7

క్రిందటి సంవత్సరం బర్మా ప్రభుత్వం ప్రజలవద్ద 10 లక్షల టన్నుల బియ్యం కొనాలనినిశ్చయించి, దేశమంతటా ఏజంట్లను నియమించింది కాని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఈ ఏజంట్లు కొనలేదు; చాలా ఎక్కువ ధరలిచ్చి కొన్నారు రెండువంతులు రైతు కిచ్చి, ఒక వంతు తమ జేబుల్లో వేసుకునేవారు ఈ ఏజంట్లలో కూడా బర్మీల్లు 100 కి 46 మంది మాత్రమే. మిగతావారు యూరపియను

ఈ దోపిడీని అరికట్టడానికి ఎర్రజండా రైతుసంఘాలు పూనుకొన్నాయి. లెవీ నిరాకరణ, పన్నుల నిరాకరణ ప్రారంభించారు

రైతుల తిరుగుబాటు

1946 సెప్టెంబరులో ఉత్తర ఆరకాన్‌లోని మామేటోన్ ప్రాంతంలో ప్రజలు తిరుగబడ్డారు. జనరల్ ఆంగ్‌సాన్ అక్కడికి స్వయంగా వెళ్ళి, రాజీచేసి వచ్చాడు మళ్ళీ డిసెంబరులో పిన్‌మానాజిల్లా అంతటా రైతులు తిరుగుబాటు చేశారు అయుధాలు చేబూని, ప్రజాతంత్ర పద్ధతులపై ప్రభుత్వం స్థాపించుకున్నారు ఈ పుద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం సైనికుల్ని (భారత సేనలు) పంపి, అతి క్రూరమైన పద్ధతులవలంబించింది. అయినా, ప్రజలు లొంగలేదు.

కార్మికోద్యమ విజృంభణ

అనేక యూరపియన్ పరిశ్రమలలో కూలికి పనిచేసే బర్మాకార్మికులలో కూడా బ్రహ్మాండమైన చైతన్యం కలిగింది. యజమానులు పనిగంటల సంఖ్యను హెచ్చించి కరువు భత్యంలో కోతకోశారు కార్మికులు దీనిని ప్రతిఘటించడానికి పూనుకున్నారు. యజమానులు కార్మికనాయకుల్ని పేటలలో ప్రవేశించకుండా నిషేధిస్తున్నారు. బర్మీయులకూ - భారత కార్మికులకూ మధ్య పోటీపెట్టి కలహాలు పెంచుతున్నారు కార్మికులు ఈ కుట్రలను తెలుసుకొని సమభావంతో ఎదిరించడానికి సిద్ధమయారు. ఏక్షణంలోనైనా సర్వసమ్మె ప్రారంభమయేటట్లుంది

ప్రజావెల్లువను అణచడానికి సామ్రాజ్యవాదుల ఎత్తు

ఈ ప్రజావెల్లువను అణచడంకోసం, సామ్రాజ్యవాదులు ఆంగ్‌సాన్ మొదలైన ప్రజా నాయకుల్ని ఉపయోగించుకో ఒక ఎత్తు వేశారు. రాజీచేసుకోవడానికి లండన్ రమ్మని కబురుపంపారు. ... పానిస్తు లీగ్‌నాయకులుకూడా, ప్రభుత్వం నుంచి కొన్ని అధికారాలు సంపాదించడానికి యీ ప్రజావెల్లువను ఉపయోగించుకోవాలని తలచారు. వెంటనే ఆహ్వానాన్ని అంగీకరించి లండనుకు బయలుదేరారు ఒకవైపు జనవరి 31 నుంచి బర్మాలో ప్రత్యక్ష పోరాటం వస్తుందని ప్రకటనలు చేస్తూ మరోవైపు రాజీబేరాలకు తయారవుతున్నారు.

లండన్ వెళ్తూ, ఆంగ్‌సాన్ యిలా ప్రకటించాడు:

"అట్లీమాటలు విశ్వసించదగ్గవే. శాంతముగా మనకు స్వాతంత్ర్యం లభిస్తుంటే పోరాటం చేస్తామనడం ఎందుకు?"

ఒకవైపు బ్రిటిష్ ప్రభుత్వం బర్మానాయకుల్ని లండనుకుపిలిచి, మరోవైపు దేశాన్ని విభజించి పాలించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొటూంది. ఉత్తర ఆరకాన్ ప్రాంతాల్ని పాకిస్తాన్ ఏరియాలో కలపాలనే ఉద్యమాన్ని సామ్రాజ్యవాదుల ఏజంట్లే సృష్టించారు. కెరీన్ సంస్థాన పాలకులు యీ మధ్య 'ఐక్య కెరీన్ స్టేట్సు కౌన్సిలు' అంటూ ఒక సంస్థ స్థాపించారు. ఇందులోని సంస్థానాధీశులంతా బ్రిటిష్ ఖాబేదారులే! షాన్ సంస్థానాధీశులు బర్మా శాసనసభలో తమకు వేరే కొన్ని సీట్లకావాలంటూయీమధ్యనేఅల్లీవద్దకు పరుగెత్తారు. ఈశాన్య బర్మాలోని ... ప్రాంతంలో బ్రిటిష్ కమీషనరు కాచిన్ జాతుల్ని రెచ్చగొట్టి, వేరే రాష్ట్ర నిర్మాణానికి పథకం వేశారు.

ఈ విధంగా, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు బర్మాను ఛిన్నాభిన్నంచేసి ప్రజల్లో కలహాలు పెట్టడం, ప్రజానాయకులతో రాజీచేసుకొని వారి ద్వారా ప్రజా వుద్యమాన్ని ధ్వంసం చేయడం—ఇదే నేటి లండన్ సంప్రతింపుల వెనుకనున్న భాగవతం.

గాని బలహీనపడటమే అవుతుంది మార్చి ఒడంబడికలో వీట్ - నామ్ చూపిన ఔదార్యాన్నే ఈనాడు ఫ్రాన్సు చూపవలసియుంది.

కమ్యూనిస్టు - సోషలిస్టు ఐక్య మంత్రివర్గం ఏర్పడితేగాని వీట్ - నామ్ పరిస్థితులు చక్కబడవు. గత ఎన్నికలలో పెద్ద పార్టీగా కమ్యూనిస్టుపార్టీ వచ్చింది. కాని ఫ్రాన్సులోని అభివృద్ధి నిరోధకులు ఈ విజయం చూచి భయపడ్డారు. వలస దేశాలలో తమ పెత్తనం పోతుందని ఆందోళన చెందారు. అందుచే ఫ్రాన్సులో మధ్య ప్రభుత్వం ఏర్పడక ముందే, వీట్-నామ్‌పై దెబ్బగొట్టారు.

ప్రస్తుతం తాత్కాలికంగా సోషలిస్టు ప్రభుత్వం ఉన్నా, అది ఒక అస్థిరమైన సంథా తొక్కలేకుండావుంది. అటూఇటూ ఊగిసలాడుతోంది. అందుచే ఆ చరణలో క్రిస్టియన్‌పార్టీ (యం. ఆర్. పి.) వలలోనే సోషలిస్టు ప్రభుత్వం పడుతోంది.

వీట్ - నామ్‌లో యుద్ధం మానివేయాలని. మార్చి ఒడంబడిక గౌరవించాలనే ఉద్యమం లేవనెత్తారు కమ్యూనిస్టులు ఈ విషయంలో ప్రజాతంత్రశక్తులు ముందుండి నడుపుతున్నారు.

(పీపుల్స్‌ఏజ్, వరల్డ్‌న్యూస్ అండ్ వ్యూస్ పత్రికనుండి)

బర్మా స్నేహాన్ని అమ్మడానికి వెళ్ళాడట

లండన్‌లో ఆంగ్‌సాన్

లండన్, జనవరి 10

బర్మా సమస్య పరిష్కారానికి లండన్ వచ్చిన జనరల్ ఆంగ్‌సాన్ ప్రతికా విలేఖరులతో యిలా చెప్పాడు:

"బర్మా స్నేహాన్ని అమ్మడంకోసం నేనిక్కడికొచ్చాను. బ్రిటన్ దాన్ని కొనుక్కోవలసియుంటుంది. ఒడంబడికకు గల అన్ని అవకాశాలు మేంవెతుకుతాం. సత్ఫలితం కలుగుతుందని మేం ఆశిస్తున్నాం. కలుగకపోతే తగిన కార్యాచరణకుసిద్ధంగావున్నాం. ఎప్పుడవసరంవస్తే అప్పుడు, తరవాత కార్యక్రమం నిర్ణయించుకుంటాం.

"బర్మా యొక్క స్వాతంత్ర్య హక్కును బ్రిటన్ గుర్తించాలి. సంపూర్ణాధికారాలుగల ప్రజాపరిషత్తుకు ఎన్నికలుజరగాలి. ఈ వెతాదులోగా సర్వాధికారాలుగల తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలి, ఇవే బర్మా ప్రజల వాంఛలు. మా వాంఛలు ఏదేన్నేదీ లేవిదీ యీ నెలాఖరులోగా తేలాలి.

బర్మా బ్రిటిష్‌సామ్రాజ్యంలో భాగంగా ఉంటుందా, వేరుపడుతుందా అనే ప్రశ్నకు జవాబు చెబుతూ, ఆంగ్‌సాన్ యిలా అన్నాడు:

"ఆ విషయం నేనిప్పుడు చెప్పలేను. ప్రజాపరిషత్తు ద్వారా బర్మా ప్రజలే ఈ విషయమై తీర్మానించుకుంటారు."

లండన్ సంప్రతింపుల వివరమైతే, ఏమిచేస్తారని విలేఖరులు అడిగారు. ఆంగ్‌సాన్ చెప్పనిరాకరించారు.

Library's copy lacks p. 3-10

తూర్పుగోదావరి జిల్లా పార్టీ మహాసభ

60 సంవత్సరాల వృద్ధు
కామ్రేడ్ సూరెడ్డి
అత్యుత్సాహంతో పాల్గొన్నారు

పదివేలమంది పాల్గొన్న బహిరంగసభలో ఒక భాగం

వివిధప్రాంతాల నుండి వచ్చిన ప్రతినిధుల్లో కొందరు

26 వ ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి మహాసభ (కాకినాడ)

కామ్రేడ్ గౌతమ ఛటోపాధ్యాయ
(ప్రధాన ఉపన్యాసకుడు)

ముస్లిం విద్యార్థి ప్రతినిధులు

హరిజన విద్యార్థి ప్రతినిధులు



గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు
(సభా ప్రారంభకుడు)

బహిరంగసభలో ఒక దృశ్యం.

END OF ISSUE